Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 7

(Jan. 8, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 7

(Jan. 8, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 8—1—47 బుధవారం [సంచిక 7

రైతుల నణచడానికై సైన్యాలు

బొంబాయి కాంగ్రెస్ మంత్రుల ఘాతుకవిధానం

దహను, జనవరి 6

థాణా జిల్లాలో ఆదిమనివాసులయిన వార్లీ రైతులను అణచి వేయడానికై బొంబాయి కాంగ్రెసు మంత్రివర్గం మరాఠా లైట్ ఇన్ఫెంట్రీని ప్రయోగిస్తున్నారు. వెట్టిచాకిరి, యావజ్జీవపు దాని సత్వం, మొదలయిన దురాచారాలకు వ్యతిరేకంగా వార్లీలు ఆందోళన చేస్తున్నారు. కమ్యూనిస్టులు వార్లీలకు నాయకత్వం వహిస్తున్నారనే మిషతో ప్రభుత్వం బహు క్రూరమైన నిర్బంధాల నుపయోగిస్తూంది. అది చాలక తెల్లసైన్యాలనే పంపింది.

స్వాతంత్ర్యదినోత్సవంనాడు

ఊరేగింపులు, ఉపన్యాసాలు పనికిరావట

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ తీర్మానం

న్యూఢిల్లీ, జనవ[రి]

జనవరి 26 న జరగవలసిన భారత స్వాతంత్ర్యది[నో]త్సవాన్ని గురించి కాంగ్రెసువర్కింగ్ కమిటీ ఇలాతీర్మానించి[ంది.]

"ఇంతకాలం మనంపోరాడిన స్వాతంత్ర్యంవచ్చేస్తూం[ది] అయినా దేశంలో వాతావరణం కలహాలతో నిండివుంది. అ[...] వేళ ఆర్భాటన స్వాతంత్ర్యోత్సవాన్ని బహు వివాదంబర[ంగా] జరపాలి. కొద్దిమందిచొప్పున స్వాతంత్ర్యప్రతిజ్ఞ తీసుకోవా[లి] ఉపన్యాసాలు, ఊరేగింపులు, బహిరంగసభలు, వుండకూ[డదు]

తెల్లఆఫీసర్ల దౌర్జన్యానికి వైమానికుల ప్రతిఘటన

స్టేటు కాంగ్రెసు చరిత్రలో ఉజ్వల ఘట్టం!

మితవాదులపాలసీకి నిరసనగా రాజీనామాలు

హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెసు స్థాయిసంఘ సమావేశ వివరాలు

(మా ప్రత్యేక విలేఖరి)

బీదరు, జనవరి 4

ఇచ్చట హైద్రాబాదు స్టేటు కాంగ్రెసు స్థాయిసంఘ సమావేశం జనవరి 1, 2 తేదీలలో జరిగింది. మితవాదనాయకు లవలంబించిన అభివృద్ధినిరోధక పంథాపట్ల తమ నిరసన దెల్పుచూ వర్కింగ్ కమిటీ సభ్యులగు శ్రీ గోవిందదాసు ష్రాపు, బాబాసాహెబు పరాంజపే, వైశంపాయన్, దిగంబరరావు బిందూ, విఠల్ రావు దేవల్ గావుకర్ గారలు (వీరందరు అతివాద జాతీయవాదులు) తమ వర్కింగు కమిటీ సభ్యత్వానికి రాజీనామా లిచ్చారు.

డిసెంబరు మాసంలో ఖమ్మంమెట్టు హైద్రాబాదులలో జరిగిన వర్కింగు కమిటీ సమావేశములందు నల్లగొండ ప్రజా పోరాటాన్ని గురించి మితవాదుల అభివృద్ధి నిరోధక వైఖరిని జాతీయవాదులు ఎదిరించి ఓడించారు. నల్లగొండ జిల్లాలో వచ్చిన ప్రజా వెల్లువకు కమ్యూనిస్టులు నాయకులైనప్పటికీ, దానికి స్వాగతమిచ్చి బలపరచుట ప్రతి దేశభక్తుని కర్తవ్యం. వ్యతిరేకించడం ప్రజాఉద్యమాన్ని అణచుటలో ప్రభుత్వాన్ని బలపర్చడమౌతుంది, అని జాతీయవాదులు గట్టిగా వాదించారు. కమ్యూనిస్టుపార్టీపైన, ఆంధ్రమహాసభపైన నిషేధం తొలగించాలని కోరారు. దీనికి వ్యతిరేకంగా మితవాదనాయకులు నల్లగొండ ప్రజాపోరాటాన్ని పూర్తిగా ఖండించారు. ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞల నుపసంహరించుకోవలసిన అవసరంలేదన్నారు. అయినా అతివాదుల తీర్మానం నెగ్గింది.

సభకు ముందుగా మితవాదుల దుష్ప్రచారం

ఈ ఓటమితర్వాత మితవాదులు స్థాయిసంఘంలో తమ వైఖరిని నెగ్గించుకోవాలెనని తీవ్రమైన ప్రచారంచేశారు. కరపత్రాలు ప్రకటించారు. పర్యటనలు జేసి ప్రచారం సాగించారు. గోవిందదాసుష్రాపు, స్వామీ రామానందతీర్థ మొదలగువారు, కమ్యూనిస్టులు గాకపోయినా, కమ్యూనిస్టు సానుభూతిపరులు, స్నేహితులనియు, నల్లగొండకు సంబంధించిన వర్కింగు కమిటీ తీర్మానాన్ని స్థాయిసంఘం ఆమోదించినచో, కమ్యూనిస్టులను బలపర్చడమవుతుందనియు ప్రచారం చేశారు.

దీనికి జవాబుగా జాతీయవాదులు కూడా కరపత్రాలద్వారా మితవాదులవైఖరి బయటబెట్టారు. మితవాదులు, గత ఎనిమిది సంవత్సరాల నుండి యెలా అభివృద్ధి నిరోధక పంథా నవలంబించారో; ప్రజాఉద్యమాలను పోరాటాలను ఏవిధంగా ఎదిరించారో; స్టేటు ప్రభుత్వంతో రహస్య రాజీబేరాలు జరుపుచు, తమ స్వార్థ కొరకై "స్వతంత్రహైద్రాబాదు" అనే దానిపనినాదాన్ని బలపరుస్తూ, స్టేటు కాంగ్రెసు మూలసిద్ధాంతాలకే ఎలా భంగం వాటిల్లజేశారో; ఉదాహరణలిచ్చుతూ, ప్రచారం చేశారు. "అహింస" "కమ్యూనిస్టు వ్యతిరేకత" బురఖాలు తగిలించుకొని వీరు ప్రజాపీడకులగు, జాగీర్దార్లను, దేశముఖులను, జమీందార్లను [...]

మీర్జా ఇస్మాయిల్ తొత్తులుగా పనిజేయుచున్నారనియు, స్టేట్ కాంగ్రెసు రహస్యాలన్నియు ప్రభుత్వాని కందజేయుచున్నారనియు జాతీయవాదులనుకుంటున్నారు.

ఇటువంటి ప్రచార ఫలితంగా, ఉద్రేకపూరితమయిన రాజకీయ వాతావరణంతో, స్థాయిసంఘ సమావేశం ఆరంభమైంది. 125 మంది సభ్యులు హాజరైనారు.

రాజకీయ తీర్మానం

స్వామీ రామానందతీర్థ అధ్యక్షోపన్యాసం తర్వాత శ్రీ గోవిందదాసు ష్రాపుగారు రాజకీయ తీర్మానము ప్రవేశపెట్టారు. రాజకీయ సంస్కరణలను జయప్రదంగా ఎదిరించినందులకు గాను హైద్రాబాదు ప్రజలను తీర్మానం అభినందించింది. హైద్రాబాదు సంస్థానం స్వతంత్రభారత సమాఖ్యలో ఒక భాగంగా ఉండాలని కోరింది.

హైద్రాబాదు భావిరాజ్యాంగం, వయోజన ఓటింగుద్వారా ఎన్నుకోబడిన రాజ్యాంగపరిషత్తుద్వారా నిర్మించబడిన బాధ్యతాయుత ప్రభుత్వంగా ఉండాలని ఉద్ఘాటించింది.

భారత రాజ్యాంగ పరిషత్తులో చర్చింపబడుచున్న నెహ్రూ తీర్మానంతో ఏకాభిప్రాయాన్ని ప్రకటించింది. హైద్రాబాదు సంప్రతింపుల కమిటీ (Negotiating Committee) లో ప్రజా ప్రాతినిధ్యం ఉండాలని కోరింది.

మితవాదుల సవరణ నెగ్గింది

తీర్మానమందలి "వయోజన వోటింగు ద్వారా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం నిర్మించాలి" అనే భాగాన్ని వ్యతిరేకిస్తూ మితవాదనాయకుడగు బూర్గుల రామక్రిష్ణరావుగారు ఒక సవరణ ప్రవేశపెట్టారు. దీనిపై తీవ్రమైన వాదోపవాదాలు జరిగినవి. వోటింగుయందు మితవాదుల సవరణకు అనుకూలంగా 66, వ్యతిరేకంగా 56 వోట్లు వచ్చాయి. మితవాదుల సవరణ నెగ్గింది. ముగ్గురితప్ప మిగతా తెలంగాణ కాంగ్రెసు వాదులంతా సవరణకు అనుకూలంగా వోటు చేశారు. మితవాదుల ముఖ్యనాయకుడయిన కాశీనాధరావు వైద్యాతప్ప మహారాష్ట్ర ప్రాంత కాంగ్రెసువాదులందరూ, కర్ణాటక ప్రాంత జాతీయవాదులూ, సవరణకు వ్యతిరేకంగా వోటుజేశారు. (స్టేట్ కాంగ్రెస్ లో, తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకరాష్ట్రాల ప్రతినిధులున్నారు.)

[...]

శాంతియుతంగా వున్న కార్మికులపై కాల్పులు

చనిపోయినవారు 5 గురు

కాన్పూరు, జనవరి 7

నిన్న కాన్పూరులో జరిగిన కాల్పులలో చనిపోయినవారి సంఖ్య 5 కి పెరిగింది.

సెలవుల విషయమై 1947 జనవరి 1 వ తేదీనుండి ప్రవేశపెట్టబడుతూన్న కొత్త నిబంధనలు కారణంగా కాన్పూరు కార్మికులలో అశాంతి పెచ్చు పెరుగుతూంది. కార్మికులను అణచివేసేటందుకై యజమానులతో ప్రభుత్వోద్యోగులు కుట్రచేసి జనవరి 5 వ తేదీన కార్మిక నాయకులను చాల మందిని అరెస్టుచేశారు. వెంటనే కార్మికులు మిల్లులముందు బ్రహ్మాండమైన ప్రదర్శనలు చేసారు.

ఊరేగింపు 'నిసామూ' పోలీసు స్టేషను వద్దకు వచ్చునంతకు పోలీసులు కలగచేసుకున్నారు. లాఠీఛార్జిచేసినా కార్మికులు బెదరలేదు. ఉద్రేకపడలేదు. ఊరేగింపు రైల్వే క్రాసింగువేపుగా తిలక్ హాలులో మీటింగ్ పెట్టుకొనడానికి సాగిపోతున్నారు. ఆ సమయంలో పోలీసులు మరల లాఠీఛార్జిచేసారు. ఫలితం కలగలేదు. నిర్దయగా కాల్పులు సాగించేరు. వెంటనే ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకస్త్రీ వుంది. నేడు మరియిద్దరు చనిపోయారు. కాల్పులవలన గాయపడ్డవారు 28 గురు. వారిలో ఏడుగురు స్త్రీలు.

విశాఖపట్నంలో 100 మం[ది] నిరశనవ్రతం, సమ్మె

95 గురు వైమానికులు అరెస్టు చేయబడ్డా[రు]

(మా విలేఖరి)

విశాఖపట్టణం, జనవరి 7

రాయల్ ఇండియన్ వైమానికుల కాంపులో అప్పుడప్పుడు పాటకచేరీలు జరుగుతూ వుంటాయి. వైమానికులందరు తప్పకుండా వీటికి హాజరు కావాలనే నిబంధన లేదు.

2-1-47 తేదీ రాత్రి పాటకచేరీ జరిగింది. ఆ రోజుకు వైమానికు లెవరికీ జీతాలు రానందున డబ్బులేక ఒక్కరుకూడ పార్టీకిపోలేదు. తప్పకుండా వెళ్ళాలని అధికారులు ముందుగా ప్రకటించనూలేదు.

మరునాడు సాయంత్రం 4-30 గంటలకు కక్ష సాధించాలనే ఉద్దేశంతో, ఆఫీసరు శిక్షగా కవాతు చేయించాడు. ఎందుకు యిదంతా అని అడిగితే, "మీరందరూ పాటకచేరీకి రాకుండా నన్ను అవమానపరచారు. అందుకు యిది శిక్ష" అన్నాడు. "పాటకచేరీకి రాకపోవడంలో దురుద్దేశ్య మేమి లేదు. మాకు జీతాలురాలేదు. డబ్బులే[దు]" అని చెప్పినప్పటికీ ఆఫీసరు వినలేదు.

లైనులోనుండి ఒక్కొక్కరిని "దీనికంతకు నాయకుడు ఎవరు చెప్ప[ండి]" అడగడం ప్రారంభించాడు. "దీనికి [...] నాయకుడు లేదు. ఎవరంతటవారే చేశా[ము]" సమాధానం చెప్పారు.

తమను ఈ విధంగా అవమాన[పరచి]నందుకు తమ అసమ్మతి తెలియజేయ[డాని]కి గాను, 3 వ తేదీ రాత్రి నుండి 100 [మంది] వైమానికులు నిరశనవ్రతం ప్రారంభి[ంచారు.] ఈ సంగతి తెలిసి, ఆఫీసరు అం[దరిని] లైనులో నిలబెట్టి, భోజనం చేయ[దలచి] ఇష్టమున్నవారంతా ఒక లైనులోను, [ఇష్టం] లేనివారంతా మరో లైనులోను ని[లబడ]మన్నాడు. అందరూ యిష్టంలేని లైను[లో] నిలబడ్డారు. దీనితో ఆఫీసరు కళ్లెర్ర[జేసి] కోపించి, అతి క్రూరంగా ప్రవర్తిం[చాడు.]

4—1—47 మధ్యాహ్నం 2 గ[ంటల] నుండి 5 వరకు డబుల్ అప్ చేయిం[చాడు] (వరుసలలో పరుగెత్తించడం). తిండి లేదేమో వీరసంవలన ముగ్గురు వైమానికులు స్పృహతప్పి పడిపోయారు.

తరువాత కార్పొరల్ సి గుమ గార్డురూ[ము]లో కిచ్చి ఏంచేశారో తెలియదు. అతనిని ఆఫీసరు బరాబరా బయటకు లా[గి] వైమానికులందరు చూచి ఉద్రిక్తులై సోదరుని రక్షించడానికి వెళ్ళేసరికి, ఆఫీసరు పరుగెత్తాడు.

తమకు జరిగిన అవమానాన్ని [...] తమకు న్యాయం కలిగేవరకు నిరశన [వ్రతం] సాగించడానికి సోమవారం నుండి [సమ్మె] చేయడానికి వైమానికులందరు నిశ్చయి[ంచు]కున్నారు.

ఈ విషయాలన్నీ తెలియజేస్తూ [...]మెంటుకు టెలిగ్రాం యిచ్చారు. ఎ. [...] (ఉన్నతాధికారి)కూడ ఒక పిటిషను పంపి[నారు.] కాని ఎ. ఓ. సి. మండిపడి, "మిమ్మల్నం[దరిని] ఖైదుచేస్తాను. భోజనానికియ్యే ఖర్చుం[...] వద్దనిండి రాబట్టుతాను" అని [...]తొక్కుతున్నాడు. సింగున్ను, మరి 5 [గురు] బెంగాలీ వైమానికులను అరెస్టుచేశారు.

తాజా వార్త

సోమవారం నుండి సమ్మె ప్రారం[భమ]యింది. మొత్తం 95 గురుని అరెస్టుచే[శారు.]

అస్సాంకు ప్రమాదం ఉంది

కాని తీర్మానాన్ని ఆమోదించాలట!

అఖిల భారత కాంగ్రెసు కమిటీలో నెహ్రూ విచిత్ర వాదన

ఢిల్లీ, జనవరి 6

అఖిలభారత కాంగ్రెసు కమిటీ తీర్మానాన్ని బలపరుస్తూ డాక్టర్ పట్టాభిఉపన్యసించిన తర్వాత (వోటింగుకు ముందు) అస్సాం మంత్రి నికిలస్ రాయి తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఇలాగర్జించాడు :

"పరిస్థితుల్నిబట్టి, సెక్షన్ సమావేశాలలో పాల్గొనడమా, మానడమా అనే విషయాన్ని నిర్ణయించుకోవలసింది మేము. జిన్నా దృక్పథం మారితే, పాల్గొంటాము; లేకపోతే వాల్గొనం. ఏమిచేయాలన్నా మాకు స్వేచ్ఛ ఉంది. పరిస్థితులు మారేవరకు మేమీ వైఖరిని విడువం. అస్సాం స్వపరిపాలనాధికారంగల రాష్ట్రం. మా రాజ్యాంగాన్ని మేం తయారు చేసుకుంటాం. ఇప్పటికే ముస్లింలీగు వెలాది ప్రజల్ని అస్సాంకు పంపి అక్కడి భూముల్ని స్వాధీనం చేసుకోమని ప్రోత్సహిస్తోంది. దీన్ని మా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

"ముస్లింలీగు కోరేది న్యాయసమ్మతం కాని కోరిక. మేం కోరేది మాజన్మహక్కు. సెక్షన్ సమావేశాల్లో ముస్లింలీగు వాంఛలే నెగ్గుతాయి గనుక, వాటిలో మేం పాల్గొనం. కనుకనే గాంధీజీకూడ అస్సాం సెక్షన్లలో పాల్గొంటే సర్వనాశనం తప్పదని సలహా యిచ్చారు. ఒకసారి ప్రవేశిస్తే, ఇక బయటికి రావడం ఉండదు. ఈ తీర్మానాన్ని మనం ఆమోదించినంతమాత్రాన జిన్నా సహకారం చేస్తాడనే హామీ యేముంది?"

కమిటీ నిర్ణయాలనే ఆమోదిస్తూ ఉంటుంది. నేను దాని నుంచి కూడా రాజీనామా యిద్దామనుకొంటున్నాను." అన్నారు.

ఇంకా ఇలా అన్నారు :

"మనయెదుట రెండే మార్గాలున్నాయి. రాజ్యాంగనిర్మాణసభలో ముస్లింలీగు, సంస్థానాధీశులు చెప్పేదల్లా చేయడం ఒకటి. రెండవది రాజ్యాంగసభకు సర్వాధికారాలు ఉన్నట్లు పరిగణించి, సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు పనిచేయడం రెండవది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని అలా పనిచేయనివ్వరు. ఎన్నో ఆటంకాలు కలిగిస్తారు. అప్పుడు ప్రభుత్వంమీద పోరాటం ప్రకటించవలసి యుంటుంది. అట్టిశక్తి కాంగ్రెసుకు ఈనాడు ఉంది.

"జిన్నా-వైస్రాయిలు ఇంతవరకూ చేసిన కుట్రలనుబట్టి, ప్రస్తుత రాజ్యాంగనిర్మాణ సభద్వారా స్వాతంత్ర్యం సంపాదిస్తామనుకోవడం వెర్రిభ్రమ అని స్పష్టమయింది. అసలు లీగ్ను తాత్కాలిక ప్రభుత్వంలో చేరనివ్వడమే పొరబాటు.

"ఇంగ్లీషువాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోతూన్నట్లుకొందరంటున్నారు. నేను యీ మధ్యనే పంజాబులోను, కాశ్మీర్ లోను ప్రయాణం చేసి వచ్చాను. ఇంగ్లీషువాళ్ళు వెళ్ళిపోయే సూచనలు నాకెక్కడాకనబడలేదు. పైపెచ్చు ఇంకా చాలకాలం తిష్టవేయడానికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు."

జయప్రకాశ్ నారాయణ ప్రసంగం

తర్వాత జయప్రకాశ్ నారాయణ లేచి, [...]

చర్చకు నెహ్రూ జవాబు

అనసఫాలీ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన తరాత, చర్చకు నెహ్రూ యిలా [...]

రథోత్సవంలో ప్రజలపై కాల్పులు

కాంగ్రెసు జెండా పెట్టినంద[ుకు]

తిరువేంద్రం, జన[వరి ...]

తిరువాన్కూరు దక్షిణాన కుమారి [...]సకి 8 మైళ్ళలో వున్న శుచీంద్రం పుణ్య క్షేత్రంలో రథోత్సవం జరుగుతు[ండగా] ఆ సందర్భాన తిరువాన్కూరు పోలీ[సులు] ప్రజలపై తుపాకులు కాల్చారు. ఫలి[తంగా] ఒకరు చనిపోయారనీ, ఇద్దరు గాయప[డ్డారనీ] తెలుస్తోంది.

రథం నాలుగు వీధుల మొగలోకి [...]

Microfilmed from photocopy

Roja Muthiah Research Library, 3rd Cross Road, C P T Campus, Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

1947 జనవరి 8 : బుధవారం

చేటపాలెంలో 144 సెక్షన్

...చేటపాలెంలో బీడీ కార్మికులు సహకార ... పై గ్రాంటెడ్ బీడీ ఫ్యాక్టరీని స్థాపించు... ఈ పని అదివరకు కార్మికులను ...గొంటున్న ... బీడీ ఫ్యాక్టరీ యజ... మీరాసాహెబుకు గిట్టలేదు. గ్రాంటెడ్ ఫ్యాక్టరీ కార్మికులపై అనేక తప్పుడు ... పంపాడు. పోలీసులను ... తప్పుడు కేసులు బనాయించారు ... ఇప్పటికి 23 గురు కార్మికులు ... చేయబడ్డారు.

...అనమ్మతి తెలుపుతూ 2 వ ... పూరేగింపు బహిరంగసభ జరిగింది. ... తేదీన హర్తాళ జరిగింది. 5 వ తేదీ ... బహిరంగ సభలో కార్మికుల ... మద్రాసు అసెంబ్లీకి ఎన్నుకోబడిన ... వెంకటేశ్వర్లు గారు ఉపన్యసించు... ప్రకటించబడింది.

...విషయాలు స్థానిక పోలీసు అధికారు... పై అధికారులకు తప్పుడు ... పంపారు. 5 నుంచి 7 వ తేదీ బహిరంగసభలూ, పూరేగింపులు ...రాదని 144 సెక్షన్ జారీ చేయించారు.

మునగాల పరగణాలో నైజాం దుండగాలు

మునగాల, జనవరి 3

నల్లగొండజిల్లాకు మిలటరీ రాజ్యంవద్యాక సూర్యాపేటనుంచి హుజూరు నగరం తాలూకాకు మిలటరీ లారీలు అదేపనిగా తిరుగుతున్నాయి. ఈ లారీలు కృష్ణాజిల్లాకు చెందిన మునగాల పరగణా గ్రామాలగుండా పోవలసి వుంటంవల్ల వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నైజాం మిలటరీవాళ్ళు పరగణా గ్రామాలలో అనేక అత్యాచారాలు చేస్తున్నారు.

ఒకటో తేదీన మునగాల గ్రామంలో రోడ్డుప్రక్కనవున్న ఎర్రతెండాను కత్రతో పీకి లారీలో వేసుకొన్నారు. పొలం వెళుతున్న కట్టు వెంకయ్య అనే మునగాల హరిజనుణ్ణి అకారణంగా కొట్టి, చేలో పడవేసి పరిగెడ్తే ... తర్వాత చంపివేస్తామన్నారు.

6 వ తేదీన ఈ పరగణాలోని కొక్కిరేణి గ్రామానికి నైజాం మిలటరీ లారీ వచ్చింది. తెలిపోయిన రామయ్య అను యాదవుడు గొఱ్ఱెలను మేపుకొంటుండగా వెలిదెండ పటేలు ఒక్కంతుల మట్టయ్య లారీనుండి దిగి రెండు గొఱ్ఱెలను లాక్కొని లారీలో వేసుకు పారిపోయాడు. ఈ విషయం స్థానిక జిల్లా పోలీసు అధికారులకూ, కృష్ణా జిల్లా కలెక్టరుకూ రిపోర్టు చేయబడింది. కృష్ణా జిల్లాలోని గ్రామాలలో నైజాం మిలటరీ చేస్తున్న అత్యాచారాలను అరించుటకూ, మునగాల పరగణా ప్రజల ఆస్తి పాస్తులకు తగు రక్షణ ఏర్పాటు చేయుటకూ మద్రాసు మంత్రివర్గం వెంటనే చర్య తీసుకోవాలి.

సంక్రాంతి పండుగ యువకుల కర్తవ్యం

యువజననాయకుల విజ్ఞప్తి

బెజవాడ, జనవరి 6

ఆయా జిల్లాయువజనసంఘాల కార్యదర్శులైన వి. వి. దాసు, తాతినేని సూర్యప్రకాశరావు (కృష్ణా) కానరనేని కోటేశ్వరరావు (గుంటూరు) వి. వి. యస్. శర్మ (పశ్చిమ గోదావరి) ఎ. మాణిక్యాలరావు (తూర్పు గోదావరి)గార్లు సంక్రాంతి పండుగలో యువకుల కర్తవ్యాన్నిగురించి యిలా ప్రకటిస్తున్నారు:

"సంక్రాంతి పండుగ సమీపిస్తూంది. సంవత్సరమంతా కష్టించి పండించే ప్రజలందరికీ పర్వదినమది. కాని సంఘ దురాచారాలఫలితంగా రానురాను ఈపండుగ దినం ప్రాగుబోతులకు, జూదరులకూ, కోడి పందెగాళ్ళకూ తందనాలాడే రోజుగా తయారయింది.

"సంక్రాంతి పండుగనాడు ప్రబలమైపోయిన యీ దురాచారాలను సంస్కరించుటకై 1944 నుండి యువజనసంఘాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. అదేరీతి యీసంక్రాంతి పండుగనాడుకూడా కోడిపందెములు,జూదాలు జరిగే కేంద్రాలలో 13 వ తేదీనుంచి 16 వ తేదీవరకు ఆటలపోటీలు, బలప్రదర్శనాలు వైజ్ఞానిక ప్రదర్శనాలు జరపవలసిందనీ, గ్రామగ్రామాన యువజనసంఘ వార్షికోత్సవాలు ఏర్పాటుచేయవలసిందనీ కోరుతున్నాం.

కొత్త సహకార సంఘాలపట్ల రాష్ట్ర సహకారసభ వైముఖ్యం

ప్లీమును భగ్నంచేయుటకై ప్రభుత్వోద్యోగులతో సహకారోద్యమంలోని కాంగ్రెస్‌వాదుల కలయిక

(మా విలేఖరి)

మద్రాసు, జనవరి 6

ఈరోజు పచ్చియప్ప కాలేజిహాలులో 26 వ రాష్ట్రసహకార మహాసభ జరిగింది. మన సహకారోద్యమంలో తమ ప్రాబల్యాన్ని, అధికారాన్ని వదిల వదుచుకోడానికి భూస్వాములు, ప్రభుత్వోద్యోగులు ఒక్కటై నిలిచారు.

ఈ సభకు తూర్పుగోదావరిజిల్లా భూస్వామి, కాంగ్రెసు యం. యల్. ఎ. ఐన విక్కి వెంకటరత్నంగారు అధ్యక్షత వహించారు. సభలో నిష్కల్మషంగా సహకారోద్యమంలో పని చేసే సభ్యులకు మాట్లాడటానికిగూడ అవకాశం యివ్వలేదు. తీర్మానాలు ప్రవేశ పెట్టడానికి, సవరణలు ప్రతిపాదించడానికి సభ్యులకు గల సామాన్య హక్కులను కూడ అధ్యక్షుడు నిరాకరించాడు.

మద్రాసు మంత్రులు గిరి, కుమారస్వామి రాజాలు మహాసభను, పారిశ్రామిక ప్రదర్శనాన్ని ప్రారంభిస్తూ ఉపన్యాసాలు యిచ్చారు కాని తమ పనిపూర్తికాగానే వెళ్ళిపోయారు.

మహాసభకు, ఆంధ్ర, కేరళ, తమిళ ప్రాంతాలనుండి కొన్ని వందలమంది ప్రతినిధులు వచ్చారు.

ఆహారధాన్యాలను సేకరించి, పంచడానికి ప్రభుత్వం స్థాపించదలచుకొన్న కొత్తసహకార సంఘాల ప్రణాళికను ఖండిస్తూ అధ్యక్షులే తీర్మానం ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న సహకార సంఘాలను నిర్లక్ష్యం చేస్తున్నందుకు ప్రభుత్వంపట్లతమఅసమ్మతిని ప్రకటిస్తూ ఈ కొత్త సహకార సంఘాల ప్రణాళికను మొత్తంగా వాయిదావేయాలని తీర్మానించి ప్రభుత్వాన్ని కోరారు.

ఇందుపై వావిలాల గోపాలకృష్ణయ్య, తాడేపల్లి హనుమంతరావు మొదలయినవారు చాలముఖ్య సవరణలు ప్రతిపాదించుతామని చెప్పారు. వీరంతా ప్రణాళికపట్ల ఆమోదాన్ని వెలిబుచ్చుతూ పేర్కొన్నారు. 6 లక్ష ప్రతిసంఘానికి వసూలు కావలసిన మొత్తం సొమ్ము రు. 5000 లకు తగ్గించాలనీ, డైరెక్టర్లందరూ సభ్యులచేతనే ఎన్నుకోబడాలనీ ఉద్దేశించారు. ప్రజాస్వామిక సిద్ధాంతంపై ఆధారపడి సంఘాలు పనిచేయాలనీ, ఇప్పుడు సహకారసంఘాలు పనిచేస్తున్న చోట వాటికే ఈ కార్యనిర్వహణ అప్పగించవలెననీ ...

బెజవాడ మునిసిపల్ హైస్కూల్లో సమ్మె

స్కూలుఫైనల్ విద్యార్థుల కృషి

డిటెన్షన్లు వద్దని పునాదిపాడులో సమ్మె

గత నెల 26 వ తేదీన తెనాలిలో సాహితీ సమితి వార్షికోత్సవం జరిగింది. చాలకాలం నుండి నవ్యసాహిత్య పరిషత్తులో అంతర్భూతంగా సాహితీసమితి, వుండేది నవ్య సాహిత్య పరిషత్తులోని ప్రముఖులు కొందరు ...

చెప్పేవి శ్రీరంగనీతులు-చేసేది నైజాం పొగడ్త

సాహితీ సమితిలో తురుగంటివారి ప్రసంగం

ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభ

రైతులపట్ల వ్యవసాయశాఖ నిర్లక్ష్యం

దొంగవర్తకులకు బ్యారన్ రేకులు సప్లయి

తాడికొండ, జనవరి 2

గుంటూరు తాలూకా రైతుసంఘాధ్యక్షులు కొల్లూరి వెంకటేశ్వర్లుగారిలా వ్రాస్తున్నారు:

"రైతులు పొగాకుసీజన్ ప్రారంభించారు. బ్యారన్ సామాన్లు దొరక్క చాలా బాధపడుతున్నారు. అనేకమంది రైతులు బ్యారన్ గోడలు పూర్తిచేసుకున్నారు. రేకులకొరకు డిమాన్‌స్ట్రేటర్ ఆఫీసువద్దకు వెళ్ళితే లెసన్సీ కొద్దిగావచ్చి ఉన్నాయి ... చెప్తున్నారు. ఇప్పటికి 3 కోటాలు వచ్చినవి. యింతవరకు ఏ బ్యారన్ రైతుకు సక్రమంగా రేకులు అందనేలేదు. కాని గుంటూరులో ట్రంకుపెట్టెలు చేసే కార్ఖానాల యజమానులకు మాత్రం కావలసినన్ని రేకులు వస్తున్నాయి. వీరు ఈ రేకులను బ్యారన్ రైతులకు విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు. కంట్రోలు రేటుప్రకారం బ్యారన్ 1 కి మజూరీతో సహా గొట్టాలకు రు 75 లు అవుతవి. ట్రంకుపెట్టెల కార్ఖానావారు ఆ దే సరుకును రు 30-0-0లకు అమ్మటం జరుగుతోంది. ఇదేరకంగా క్రోసూరు ... మద్ది రంగయ్యగారు కూడా అమ్ముతున్నారు. ... దోర్యారేకులు ... ఎందుకు అవుసరముందో, లేదో కూడా గ్రహించకుండ డిమాన్‌స్ట్రేటర్లు డైరెక్టర్లు పర్మిట్లు యివ్వడం, ... రూపాయల ఖరీదు ... రేకును రు 15-0-0 లకు కూడా అమ్ముతున్నారు. పైరుబార్లు బ్లాక్‌మార్కెట్‌లో ... అమ్ముతున్నారు జిల్లా, తాలూకా ... సమావేశమై కోటాలుకూడా ... కున్నారు గ్రామాలకుమాత్రం యింతవరకు ..."

అధ్యక్షతక్రింద బహిరంగసభ జరిగింది. సభలో తాలూకా రైతుసంఘాధ్యక్షులు వీరమాచనేని వెంకటేశ్వరరావుగారు జమీన్ రైతుల సమస్యపై ఉపన్యసించారు.

జమీందారీ విధానాన్ని వెంటనే ఎట్టి నష్టపరిహారం లేకుండా రద్దుచేయాలనీ, ... జమీందారు ... పొగాకు ... వెంటనే ... మరమ్మతు చేయించాలని సభలో తీర్మానించారు. జయంతి ప్రజాసేవకులపై జమీందారు తెచ్చిన టెంపరరీ ఇంజక్షన్ ఆర్డరును రద్దుచేయాలని కూడ తీర్మానించారు.

ఈనెల 3 వ తేదీన చాగర్లమూడి వెంకట్రామయ్యగారి అధ్యక్షతను ... జరిగిన సభలోకూడ పైమాదిరి తీర్మానాలు అంగీకరించారు.

వేరుశనగపిండి నిల్వలు గిడ్డంగుల్లోనా

బెజవాడ, జనవరి 6

కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధానకార్యదర్శి వెల్లంకి వెంకటేశ్వర్రావుగారిలా వ్రాస్తున్నారు:

కృష్ణాజిల్లాలో సంవత్సరానికి 6 లక్షల బస్తాల వేరుశనగపిండి తయారవుతుందనీ, యిదంతా జిల్లా రైతుల అవుసరాలకే సరిపోతుందని ... ప్రభుత్వం ప్రకటించింది. కాని, యిప్పుడు 9500 టన్నులు అనగా షుమారు 1 లక్ష 25 వేల బస్తాల పిండిని ...

పొగాకు ఎక్సైజు చట్టం రద్దు చేయాలి

పొగాకు ధరలపై రైతుల ఆందోళన

ఒంగోలులో ఆకలి యాత్ర

ఒంగోలు, జనవరి 1

ఒంగోలులో నిన్న మధ్యాహ్నం ఆకలి యాత్ర పూరేగింపు జరిగింది. దాదాపు 30 గ్రామాలనుండి వచ్చిన 500 మంది వ్యవసాయకూలీలు యాత్రలో పాల్గొన్నారు. ఊరేగింపు ... కలెక్టరు వద్దకువెళ్ళి రేషను, డిపోలలో తమకు జరుగుతున్న అక్రమాలను గురించి, కార్డులున్నప్పటికీ బట్టలు దొరకనందువల్ల ... గురించీ, ... టాన్ని గురించీ చెప్పుకొన్నారు. కలెక్టరు సావకాశంగా విని రేషను డిపోలలో అక్రమాలు జరుగకుండా చూస్తానన్నారు. నూలుబట్టల వుపసంఘాలు త్వరలో ఏర్పరుస్తామన్నారు.

తరువాత యం. నారాయణస్వామిగారి అధ్యక్షతను బహిరంగసభ జరిగింది.

ధర్మవరం తాలూకాలో గింజలకరువు

ధర్మవరం, జనవరి 2

ధర్మవరం తాలూకాలోని స్టోర్సులకు ప్రస్తుతం మొక్కజొన్నలు, జొన్నలు, వడ్లు సప్లయి చేస్తున్నారు. బియ్యం బొత్తిగా సప్లయి చేయడంలేదు. తంజావూరు వడ్లు అనునవి సప్లయి చేస్తున్నారు. ఇవి నాని ముక్కిపోయినవి. కొన్ని మొలకలుకూడ యెత్తినవి. వీటిని దంచితే చాలవరకు పిండి అవుతున్నాయి. యిదేవిధంగా మొక్కజొన్నలు సప్లయి అవుతున్నా వాటిని పక్వముచేసి అన్నము చేయటానికి సాధ్యపడటంలేదు. ... బీదలు చాలవరకు ఆకాకలితో ...

గూడూరుతాలూకాలో 2 ఔన్సుల బియ్యమే

పాణ్యంలో పాడు జొన్నలు

నైజాం నిర్బంధాలపై నిరసనసభలు

వేరుశనగకాయధర మ 1 కి రు. 3 ఉండాలి

కమ్యూనిస్టుపార్టీనిధికి విరాళాలు

చెరువు లోతట్లలో ...

కార్మిక జగత్తు

బెజవాడ రైల్వే షెడ్ గుమాస్తాను సస్పెండ్ చెయ్యాలి

లంచగొండితనాన్ని అరికట్టాలి

విట్రగుంట, జనవరి 6

విట్రగుంట రైల్వే కార్మికులు బ్రాంచి యూనియన్ వుపాధ్యక్షులు కామ్రేడ్ గౌస్ మొహిద్దీన్ అధ్యక్షతను 2 వ తేదీన సమావేశమయ్యారు.

కార్మికులను అక్రమముగా బదిలీచేయుట, వారినుండి లంచాలు పుచ్చుకొనుట మొదలగు అక్రమచర్యలు చేయుచున్న పి. డబ్ల్యు. ఐ. మనిలామణిగారి చర్యలను ఖండిస్తూ సభలో తీర్మానించారు.

బి. గ్యాంగుకు చెందిన టి. చినవెంకయ్యను ... బదిలీచేస్తూ వేసిన ఆర్డరును రద్దుచేయవలెనని జనరల్ మేనేజరును కోరుతూ మరో తీర్మానం చేశారు.

బెజవాడ షెడ్ హెడ్‌గుమాస్తా సంతమరై ... ఇంతవరకు యాంటీ కరప్షన్ ట్రిబ్యూనల్‌కు పట్టి ఇవ్వకుండా జాగుచేయుచున్న రైల్వే అధికారుల చర్యను యీ సభవారు తీవ్రంగా ఖండించారు. విట్రగుంటలో యీ గుమాస్తా పుచ్చుకొన్న లంచం రుజువైనదికావున ఇతన్ని వెంటనే సస్పెండు కూడ చేయాలన్నారు.

కార్మిక ఆందోళనకు రైల్వేఅధికార్లు దిగారు

రాజమండ్రి, జనవరి 3

తరిగొప్పుల ఫ్యాక్టరీవర్కర్ల స...

బెజవాడ, ...

తరిగొప్పుల ఫ్యాక్టరీవర్కర్ల ... తక్కువగాఉన్నాయి. ... లేదు. వర్కర్లు 25% ... దలకోరారు. శ్రీకృష్ణా ... మాని కార్మికుల యీ ... దన్నారు. దానిపై వర్కర్లు ... నుండి సమ్మె ప్రారంభించారు.

సామర్లకోట పెంకుల మిల్లు లాకౌట్

సామర్లకోట, ...

సామర్లకోట పెంకులమిల్లు ... మూయచేసిన లాకౌట్ ... రివిన్యూ డివిజనల్ ఆఫీసరుగారికి ... వారు యజమానును, పనివారల ... పించి, పనివారలు పనిచేయుట ... చున్నపుడు యజమానులు దొంగ ... పని చేయించుటకు వీలులేదనియు, ... వారలచేతనే పని చేయించుకో ... యజమానులు మొండిపట్టుతో ... పని చెప్పి చేయించుకోపోయినప్పటి ... కూలి ఇవ్వవలెనని ... చెప్పారు. దీని ప్రకారం ... నుండి కార్మికులు పని చేస్తున్నారు. మిల్లులలో ... పని చెప్పుచున్నారు. యజమానులు పని చెప్పకుండా ...

యు. బి. యస్. కంపెనీలో లాకౌటు

మున్సిపల్ వర్కర్ల కేసులు తీసేశారు

హరిజనులాకెనల్ ఉద్యోగుల బాధలు

మద్రాసులో 15000 తోళ్ళకార్మికుల సమ్మె

ఫాసిస్టు - రాచరిక దళాలు

'హూలు దోచుచేస్తున్నాయి

బ్రిటిష్ సేనలు గ్రీసునుండి వెళ్లిపోవాలి

పార్లమెంటు రాయబారవర్గ ప్రకటన

లండను, జనవరి 6

...వెళ్లి బ్రిటన్ పూర్తిగా నూతన ...విధానాన్ని అవలంబించాలని, గ్రీసులో పర్యటనం ...న పార్లమెంటుసభ్యులు తమ ...ప్రకటించారు.

...పరిస్థితులను పరిశీలించడానికిగాను, ...కార్మికసభ్యులు, ఇద్దరు కన్సర్వేటివ్ ..., ఒక లిబరల్ సభ్యుడు కలిసి ... వారు ప్రకటించిన రిపోర్టులో ...ది అంశాలున్నాయి.

...మరీ అతివాదులు (కమ్యూనిస్టులు) ...క్కిన పార్టీలన్నీ పాల్గొనే మంత్రి ...ర్పరచడానికి సాయపడాలి.

...రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలి. మొదలగు ...విధించబడిన వారి శిక్షలను రద్దుచేసి ...ప్రస్తుత గ్రీకుప్రభుత్వం అవలం...

...ప్రభుత్వం దేశంలో శాంతిని తిరిగి ...పాలి. పౌరహక్కులు కల్పించాలి. ...నిర్బంధ చట్టాలను రద్దుపరచాలి. ... కారణాలకుగాను ప్రవాస శిక్ష ...విధించిన వారిని తిరిగి రప్పించాలి.

...పరికొత్త ఎన్నికల లిస్టులతో ...ఎన్నికలు జరగాలి.

...బ్రిటిషు కీలక ప్రదేశాల రక్షణకు ...వసరమయినవి తప్ప తక్కిన సైన్యాలను ...వీలయినంత త్వరలో గ్రీసునుండి తొల...

...బ్రిటిష్ ఆర్థిక రాయబారవర్గం ...(గ్రీసులో ఉంది) అధికారాలు ...విలేనే గ్రీసుకు ఋణాలు ఈయాలి. ...పన్నుల విధానాన్ని పూర్తిగా మార్చా... ...తో ఇప్పటకు ఒక బ్రిటిషు ఆర్థి... ...రుని నియమించాలి. ఇందుకు గ్రీసు ...ం అంగీకరించాలి.

...లో అణచివేయబడిన కార్మికసంఘా...లను గురించి కూడా ఈరిపోర్టు పేర్కొంది. ...వాన్నిగురించి రిపోర్టులో ఇలాఉంది ...ప్రభుత్వం వచ్చాక రెండు ...హింస హెచ్చింది. అతివాదులకూ గ్రీక్ సైనికులకూ మధ్య చిన్న అంతర్యుద్ధం జరుగుతోంది.

"కమ్యూనిజాన్ని వ్యాపించకుండా నిరోధించడమే తమపని అని ప్రభుత్వదళాలు చెబుతున్నప్పటికీ, నిజానికి వారు కమ్యూనిస్టులతోగాను పోరాడుతుంట, అనేక గ్రామాలపై దాడిచేసి గ్రామస్థులను భయపెడుతున్నారు. డబ్బు చెల్లించగల ప్రతివాణ్ణి బెదరించి డబ్బు గుంజుతున్నారు. అమిత వాద (ఫాసిస్టు) దళ నాయకులను ప్రజలపై పన్ను వసూలు చేశారని మా విచారణలో తేలింది"

ఈ రిపోర్టు బ్రిటిష్, గ్రీక్ ప్రభుత్వాలకూ, గ్రీకురాజుకూ పంపబడింది.

బ్రిటన్-గ్రీసులచుట్టరికం

"డైలీవర్కర్" విమర్శ

లండన్, జనవరి 4

బ్రిటిష్ రాకుమారి ఎలిజిబెత్ గ్రీసు యువరాజు ఫిలిప్‌ను పెండ్లి చేసుకోంటుందని వదంతులు వ్యాపించాయి. దీనిపై బ్రిటిష్ మంత్రివర్గం తర్జనభర్జనలు జరిపినట్లుకూడా తెలిసింది. ప్రస్తుత చక్రవర్తికి మగసంతానం లేక పోవడంవల్ల, ఎలిజిబెత్ రాకుమారియే మున్ముందు బ్రిటిష్ సింహాసనం ఎక్కవలసి యుంటుంది. అందుచే ఈ వివాహమే నిజమయితే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. బ్రిటిష్ కమ్యూనిస్టుపత్రిక 'డైలీవర్కర్' దీనిని ఇలా విమర్శించింది.

"మధ్యధరాసముద్రంలో బ్రిటిష్ సామ్రాజ్యపు కోటబురుజుగా గ్రీసును తయారుచేసి, దానిపై తమపెత్తనం నిలబెట్టుకోడానికి బ్రిటన్ చేస్తున్న కుట్రలో ఈ వివాహ ప్రయత్నం ఒక భాగం.

"బ్రిటిష్-గ్రీసు రాచకుటుంబాల బాంధవ్యం కల్పించి, గ్రీసులో బ్రిటిషు పెత్తనం ఇంకా కొనసాగించాలని బెవిన్ చిత్తంలమారి ఎత్తు ఎత్తియుండవచ్చు. ఈ హేయమైన కుట్రను ఎంత త్వరగా మానితే అందరికీ అంత మంచిది."

నెహ్రూ జవాబు

(మొదటిపేజీ తరువాయి) దుష్ఫలితాలు వస్తాయనిఆయనఅన్నారు. దానితో నేనేకీభవించను కొన్ని చిక్కులు వస్తే రావచ్చు: అందు కవకాశం ఉంది. కాని, కాంగ్రెసుకు చాలా బలం ఉంది. మళ్ళీ మొదటినుంచీ కథ ప్రారంభిస్తాం.

"నేటి క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెసు సంస్థలో బలహీనతలు ప్రవేశించడం విచారకరం. ఇంతవరకు కాంగ్రెసువాదుల్లో కాంగ్రెసు వాదులకు భేదాభిప్రాయాలు వచ్చినా, ఒక తీర్మానం ప్యాసయిన తర్వాత దాన్ని క్రమశిక్షణలో అమలు జరపడం ఆచారంగా వస్తోంది. కాని, యిప్పుడలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెసు వాదుల్లో ఐక్యతచేకూర్చవలసిన ... మైనా, పోరాటం అవసరమని నేనొక్కొ... ప్పుడు అనుకొంటూ, ఉంటాను. కాని, కేవలం ఇందుకే పెనుపోరాటం తీసుకురావడం మంచిదికాదు.

"బ్రిటిష్‌వాళ్ళు దేశంవిడిచిపెట్టి పోయే సూచనలు లేవని జయప్రకాష్ అన్నారు. వెళ్ళిపోవడం, ఉండడం వాళ్ళ ఇష్టాయిష్టాలపై ఆధారపడిలేదు. పరిస్థితుల ఒత్తిడిపై ఆధారపడింది. బ్రిటిష్ పాలనకు మూలస్తంభాలలో ఒకటైన సివిల్‌సర్వీసు రద్దు కావడంలేదా?

"వర్కింగ్‌కమిటీ చెప్పినట్లే ఏ. ఐ. సి. సి చేస్తుందని జయప్రకాశ్ ఆక్షేపించారు. ఇదేమీ ఆశ్చర్యపడవలసిన విషయంకాదు. వర్కింగుకమిటీ ఏ. ఐ. సి. సి. యొక్క విశ్వాసాన్ని చూరగొని పనిచేస్తుంది.

"అస్సాంరాష్ట్రానికి ప్రమాదం ఉన్నమాట నేనూ అంగీకరిస్తాను. అయినా, యీ తీర్మానాన్ని ఆమోదించమని నేను అస్సాం ప్రతినిధుల్ని కోరుతున్నాను. ఎందువల్లనంటే, ఇష్టంలేనప్పుడు అస్సాంప్రతినిధులు గ్రూపు నుంచి విడిపోవచ్చు."

ఫెడరల్ కోర్టుకు కాంగ్రెసు వెళ్లదు

గ్రూపింగు సమస్యను ఫెడరల్ కోర్టు ముందు పెట్టడానికి కాంగ్రెసు ఒప్పుకున్నదా అనే ప్రశ్నకు నెహ్రూ జవాబు చెబుతూ, ఫెడరల్‌కోర్టుకువెళ్ళే ఉద్దేశంలేదని చెప్పారు.

అధ్యక్షుని తుది ఉపన్యాసం అయిన తర్వాత సభ ముగిసింది.

చైనా నుండి అమెరికా సేనలు నిష్క్రమించాలి

విద్యార్థి ఉద్యమాన్ని బలపరచాలి

సింగపూర్‌లో చైనా నాయకుని విజ్ఞప్తి

సింగపూర్, జనవరి 6

"చైనాలో శాంతి ప్రజాతంత్రాలు నెలకొల్పాలి" అనే ఉద్యమానికి నాయకుడైన, తాన్-కా-కీ, చైనా సోదర దేశభక్తులకు ఒక విజ్ఞప్తి పంపారు. ఆ విజ్ఞప్తిని షాంగే, హాంకాంగ్, నాంకింగ్, యెనాన్, చుంకింగ్, టీంట్సిన్‌లలో పత్రికలన్నీ ప్రచురించాయి. ఆ విజ్ఞప్తి ఇలా వుంది:

"చైనాలో అమెరికా సేనలు ఉండి ఆదేశ స్వాతంత్ర్యానికి భంగం కల్గించుతున్నాయి; అంతర్యుద్ధాన్ని పొడిగించుతున్నాయి. ప్రపంచ శాంతికి ముప్పు తెస్తున్నాయి.

"పీపింగ్‌లో ఒక స్త్రీ విద్యార్థిని అమెరికా సైనికులు మానభంగం చేయడం, ఇంకా ఇతర దురంతాలను నిరసించుచూ విద్యార్థులు గావించుతున్న ప్రదర్శనాలను బలపరచుతున్నాను. చైనానుండి అమెరికా సేనలను వెళ్ళగొట్టడంవల్ల మన దేశ ప్రతిష్టను కాపాడుకొనడ మౌతుంది. మానవుల హక్కులను నిలబెట్టుకోవడ మౌతుంది.

"రెండు నెలల క్రితం స్థాపించబడిన మా ఫెడరేషన్ అమెరికా సేనలు చైనా నుండి తొలగిపోవాలని కోరుతూ లక్షమంది సంతకాలతో ట్రూమన్‌కు ఒక విజ్ఞప్తి పంపింది. కాని సేనలు తొలగిపోలేదు. పైగా వారి దురంతాలు హెచ్చాయి. అందుచే ఇప్పుడు విద్యార్థులు గావించుతున్న ఉద్యమాన్ని సోదర దేశభక్తులంతా బలపరచాలి.

"అమెరికా ప్రజాతంత్ర దేశం. దానికి అంతర్జాతీయ స్నేహంకోసం అది తన సేనలను చైనానుండి తొలగించాలి. అలాగ తొలగించక నిరాకరించడం అంటే, మా స్నేహాన్ని తిరస్కరించడం అన్నమాట. అలా జరిగే పక్షంలో మా స్వాతంత్ర్యం నిలబెట్టుకొనేందుకు తగిన అవసరం చర్యలకు పూనుకోవలసి వస్తుంది."

ప్రదర్శనాలపైనిషేధం

నాంకింగ్, జనవరి 5

అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు, చైనా అమెరికాల స్నేహానికి భంగకరం అంటూ ప్రభుత్వం వారిని నిషేధించింది.

వీట్-నామ్‌తో రాజీకి ఫ్రెంచివలసమంత్రి నిరాకరణ

సైగాన్, జనవరి 6

త్వరలో యుద్ధవిరమణ ఒప్పందం కుదురుతాయని ఒక ప్రక్క అంటూనే, మరొక ప్రక్క "ప్రస్తుతం సైనిక బలంతో పరిస్థితులను పరిశీలించాలి" అని ఫ్రెంచి వలస మంత్రి మౌటెట్ అన్నాడు.

తన్ను కలుసుకోవలసిందని కోరుతూ వీట్-నామ్ అధ్యక్షుడు ఒక లేఖను వలస మంత్రికి పంపాడు. కాని తనకుచేరలేదంటూ అతడు బుకాయించాడు. వీట్-నామ్ వర్గాలకు ఇది ఆశ్చర్యం కలుగచేస్తోంది. వీట్-నామ్ రేడియో పై ఉత్తరాన్ని ఇలా బ్రాడ్‌కాస్ట్ చేసింది.

"మీరు హనోయి వచ్చినట్లు విని సంతోషించాను. పాత స్నేహితునిగాను, ఫ్రాన్సు ప్రతినిధిగాను, శాంతిదూతగాను మిమ్మల్ని మూడు విధాలా ఆహ్వానించు తున్నాను. మీతో చాలసేపు చర్చించాలని నేను కోరుతున్నాను. శాంతికోసం హృదయపూర్వకంగా మేము వరివాంఛిస్తున్నాం. మన రెండు దేశాలమధ్య తిరిగి స్నేహ సంబంధాలను నెలకొల్పడానికి సూచనలు తెలియజేయదలుచుకొన్నాను. అందుచే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించుతున్నాను."

ఈ రేడియో సందేశం పుత్తప్రచారం అంటూ వలసమంత్రి బుకాయించాడు. తనను వీట్-నామ్ అధ్యక్షుడు కలుసుకోవలసిందట. కారణం తనకు వీట్-నామ్ అధ్యక్షుడు హనోయినగరంలో ఎక్కడున్నాడో తెలియదట కాని, అతనికి తను ఎక్కడున్నదీ తెలుసునట.

స్వాతంత్ర్యంసాధించేదాకా విద్యార్థులునిద్రపోరు

అఖిలభారత విద్యార్థిమహాసభలో చిటగాంగ్ వీరయోధుని ప్రసంగం

(మా విలేఖరి)

న్యూఢిల్లీ, జనవరి 5

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ మహాసభ 3 వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభమయింది. దేశం అన్నిమూలలనుంచి 1500 మంది విద్యార్థి ప్రతినిధులు వచ్చారు. 30 వేల మంది సభ్యత్వంగల బెంగాల్ నుంచి 4.. మంది వచ్చారు. యు. పి., మద్రాస్, పంజాబ్, మొదలయిన రాష్ట్రాల నుంచి వందలకొలది ప్రతినిధులు వచ్చారు. అలీఘర్ యూనివర్శిటీనుంచి వచ్చిన 40 మంది ముస్లిం సౌభ్రాతృదళంగా, చాల మంది ముస్లిం ప్రతినిధులుకూడ వచ్చారు. మూడుమందికి పైగా స్త్రీప్రతినిధులు వచ్చారు. తిరువాన్కూరు, హైద్రాబాద్, కాశ్మీర్ మొదలైన సంస్థానాల ప్రజోద్యమాలలో పాల్గొన్న ప్రతినిధులు చాలమంది వచ్చారు. బెంగాల్, బీహార్ మతకలహాలలో శాంతి స్థాపనకు పనిచేసిన విద్యార్థులు, కలకత్తా, నాగపూర్, కాన్పూరు మొదలైనచోట్ల కార్మికులకు అండగా నిలబడి పోలీసు దౌర్జన్యాలకు లోనైనవారు, ఎందరో వచ్చారు.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కాలుతీరిన ఈ విద్యార్థిలోకం సమావేశపు మొదటి రోజున ఢిల్లీ పుర వీధులలో బ్రహ్మాండమైన ప్రదర్శనంచేశారు. 1942 అగస్టు అనంతరం ఢిల్లీలో రాజకీయ ప్రదర్శనాలు జరగడం అదే ప్రథమం. పోలీసులు టియర్‌గ్యాసు ఉపయోగిస్తామనీ, తుపాకులు కాలుస్తామని బెదరించినా, విద్యార్థులు జంకలేదు. రెండు గంటలసేపు ముఖ్య వీధులన్నింటా ప్రదర్శనాలు జరిగినాయి.

ఊరేగింపు అనంతరం చిట్టగాంగ్ ఆయుధాగార దోపిడీలో పాల్గొన్న వీరాగ్రేసరుడు గణేశ్‌ఘోష్ జెండా ప్రతిష్ఠాపన చేశారు. "భారతదేశం దొంగబాటునెరుగదు. దేశం స్వాతంత్ర్యం పొందేవరకూ భారత విద్యార్థి లోకం నిద్రపోదు" అని ఆయన చెబుతూంటే ప్రతినిధులు జయజయధ్వనులు చేశారు.

తర్వాత మహాసభ ప్రారంభమయింది. ఆహ్వానసంఘంతరపున ప్రొఫెసర్ సుందర్‌లాల్ ప్రతినిధులను ఆహ్వానించినాక, సభా ప్రారంభకులయిన శ్రీ మృణాలకాంతిబోసు ఉపన్యాసం చదవబడింది (వీరి ఉపన్యాసం జనవరి 6 తేదీ 'ప్రజాశక్తి'లో ప్రచురించాం.)

దీనితర్వాత విద్యార్థి పోరాటాలలో పేరుపొందిన 14 గురు వీరులతో గూడిన ప్రెసిడియమ్ (అధ్యక్షవర్గం) ఎన్నుకోబడింది. వీరు ఒక్కొక్కనాటి సభకు ఒక్కొక్కరుగా అధ్యక్షపీఠం అలంకరిస్తారు.

మొదటి సమావేశానికి అధ్యక్షులయిన మూపీ రజాక్ (అలీఘర్ విద్యార్థినాయకుడు) వీట్-నామ్‌ప్రతినిధివర్గంలోని మి-తే-చాన్‌ను వేదికమీదికి ఆహ్వానించారు.

వీట్ - నామ్ ప్రతినిధి ప్రబోధం

"ఫ్రెంచి సామ్రాజ్యవాదులనుండి మాకు...

ఇక్కడకు ప్రతినిధులను పంపలేకపోయారు. భారతీయ విద్యార్థిలోకం వీట్ నామ్ స్వాతంత్ర్య పోరాటాన్ని బలపరచాలి" అని చాన్ ఉపన్యసిస్తూంటే, సభలో కరతాళధ్వనులు చెలరేగాయి 'వీట్-నామ్ వర్ధిల్లాలి,' 'ఫ్రెంచి సామ్రాజ్యవాదం నశించాలి' అనే నినాదాలు మారుమ్రోగాయి.

ప్రజల మెప్పుగన్న మహాసభ

రోజంతా వర్షం కురుస్తూనేవుంది. చలి ఎముకల్ని కొరికేస్తూంది. సభకోసం వేసిన పెండాల్ అంతటా వాన పడుతూనే వుంది. కాని, ప్రతినిధులు, ప్రేక్షకులు కదలలేదు. 5—6 వేలమంది మహోత్సాహంతో సభా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సభ ఎలా జరుగుతుందో చూడాలని వచ్చిన కాంగ్రెస్‌వాదులు, విద్యార్థికాంగ్రెస్ యువకులుకూడ ఆశ్చర్య చకితులయ్యారు. ఇదే పట్టణంలో నాలుగురోజుల క్రితం అఖిలభారత విద్యార్థికాంగ్రెస్ మహాసభ జరిగింది. దాని ప్రతినిధులు ఫెడరేషన్ మహాసభకు వచ్చినవారిలో సగంమందికూడ లేరని విద్యార్థికాంగ్రెసు వారేఒప్పుకున్నారు. పైగా, వచ్చిన వారిలో కొట్లాట: 250 మంది (వచ్చిన 5, 6 వందల మంది ప్రతినిధులలో) ప్రతినిధులు వేరే పోటీసభ జరుపుకోవడం చూచి, ఢిల్లీ పౌరులు ఛీఛీ అనుకున్నారు.

ఊరేగింపులో ఫెడరేషన్ విద్యార్థులు చూపిన తెగువ, క్రమశిక్షణ, సభా కార్యక్రమాన్ని నిర్వహించడంలో చూపిన నేర్పు; హిందూ - ముస్లిం సమైక్యభావం, విద్యా...

...టీ కాంగ్రెసు

(మొదటిపేజీ తరువాయి)

...సాధ్యం కాదని తెలుపుతూ ...ఎన్నుకోబడిన ఐదుగురు సభ్యులు ...కమిటీ సభ్యత్వానికి రాజీ...నామా...

...వాదులున్న ప్రస్తుత వర్కింగ్‌కమిటీ ...ప్రజాం పోరాటాలను ముందుకు ...లేదు, ఇట్టి పరిస్థితులలో స్థాయి ...తీసుకొన్న తీర్మానాలు, కార్యక్రమం ...కాలంలో ప్రయోజనం ఏమి ...ప్రదర్శించింది. అందుకేతనే, ...వ్యతిరేకించినవారిలో 42 మంది ...సంఘ సభ్యులు స్థాయిసంఘ సమా... అంతటితో ఆపుచేయాలనీ, ప్రస్తుత ...వర్కింగ్‌కమిటీని రద్దుచేసి క్రొత్త ...కమిటీని నియమించమనీ, అధ్య... ...సంతకాలతో ఒక విజ్ఞప్తిని పం... ...స్టేటు కాంగ్రెసు నియమావళి ...ప్రకారమే వర్కింగ్‌కమిటీని ...అధ్యక్షులు స్వామి రామా... ...పరిస్థితులలో స్థాయి సంఘ ...లేదీ నిర్ణయం చేసుండా ...వేరాడు.

...నిరంకుశత్వంక్రింద ఎన్నో బాధ ...పడ్డ దేశభక్తులు, నల్లగొండ ...సాహసోపేతమగు పోరా... ...స్ఫూర్తి పూరితులయ్యారు. ...నాయకత్వం క్రిందయిసేనేమి, ...కత్రువైన నిరంకుశ నైజాంకు ...పోరాడుతూ ఉన్నప్పుడు దేశ...ద్రోహం ప్రజాపకర్తయని గుర్తించాడు. ...కాంగ్రెసులోని వైద్య బూర్గుల ...రావు లాంటి మితవాదుల ఎత్తులను, ...దాకరింపులను ఇకసాగనివ్వ... ...తమ సిద్ధాంతాలకోసం, నైజాంతో రాజీబేరాలు సాగించే ఈమితవాదులతో తెగతెంపులు చేసుకొని, నైజాంకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాన్ని లేవదీయడమే స్టేటుకాంగ్రెసులోని అభివృద్ధి కాముకులంద కర్తవ్యం. నల్లగొండ ప్రజల పోరాటాన్ని, కార్మికసంఘాన్ని బలపరుస్తూ కమ్యూనిస్టులతో భుజం భుజం కలిపి నైజాం నిరంకుశత్వాన్ని ఎదుర్కోవలసిన తరుణంవచ్చింది. ఆంధ్రమహారాష్ట్ర కర్ణాటక ప్రజలందరూ హైదరాబాదు స్టేటు కాంగ్రెసులోని అతివాదులు ముందు ఏమిచేస్తారోఅని ఎదురుచూస్తున్నారు.

కోళ్ళరోగ నివారణ



మందులు: అన్నిరోగములకు పనిచేయు మందు సీసా రు1-4-0. ఆకుపచ్చ విరేచనములతో కునుకు రోగమునకు ప్రత్యేక మందు. సీసా రు. 1-4-0

200 టానిక్ మాత్రలు రు2.

200 నెర్వ్‌మాత్రలు రు 2.

పౌల్ట్రీ ఫార్మసీ, ఆలూరు, బళ్ళారిజిల్లా

పరిశుభ్రమైన ఫలహారాలకు

~~~ విశాల ~~~

విశ్రాంతి సౌకర్యాలకు

రుచికరమైన భోజనానికి

★

నేతాజీ రెస్టారెంట్

~~~

END OF ISSUE